# సాక్షి తిరుపతి

మంగళవారం ׀ 26 ׀ మార్చి ׀ 2024






**కూటమి నేతలు చిత్తే**

తిరుపతిలో కూటమి నేతలు చిత్తవడం ఖాయమని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. - 8లో



**నేల బావిలోపడి విద్యార్థి మృతి**

ప్రమాదవశాత్తు నేలబావిలో పడి ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన నాయుడుపేట మండలంలో విషాదాన్ని నింపింది. - 8లో

**రంజాన్ వేళలు**

| | ఇఫ్తార్ మంగళవారం (సా) | సహర్ బుధవారం(ఉ) |
|---|---|---|
| తిరుపతి | 6-27 | 4-53 |
| గూడూరు | 6-22 | 4-50 |

## న్యూస్‌రీల్

### పక్షిరాజుపై పరమాత్ముడు



తిరుమలలో పౌర్ణమిని పురస్కరించుకుని తనకిష్టమైన గరుడ వాహనంపై ఆశీనులపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప. - తిరుమల

### 1 నుంచి పది మూల్యాంకనం



డాక్టర్ వీ.శేఖర్, డీఈఓ

తిరుపతి అర్బన్: పదోవ తరగతి మూల్యాంకనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ బీ.శేఖర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీకి మూల్యాంకనం పూర్తిచేయనున్నట్టు పేర్కొన్నారు. మూల్యాంకనానికి సంబంధించి సీనియర్ ఉపాధ్యాయులకు తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి డ్యూటీల కేటాయిస్తామని పేర్కొన్నారు. డ్యూటీలు కేటాయించిన వారు తప్పకుండా విధులకు హాజరు కావాలని స్పష్టంచేశారు. ఈనెల 30వ తేదీకి పదో తరగతి పరీక్షలు పూర్తవుతాయని ఆయన వివరించారు.

# రగులుతున్న కూటమి !

'పార్టీలనే నమ్ముకున్నాము. ఈ ఐదేళ్లలో సొంత డబ్బులు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాము. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాలు మోశాము. ప్చ్..! ఏం లాభం. అధినేతలెవ్వరూ గుర్తించలేదు. మా విన్నపాలు ఆలకించ లేదు. కాళ్లమొక్కినా.. ఆత్మాభిమానం తాకట్టుపెట్టినా.. కనికరించలేదు. స్థానిక నేతలందర్నీ పక్కన పెట్టేశారు. కరివేపాకులా వాడుకుని వదిలేశారు. స్థానికేతరులకు టిక్కెట్లు ఇచ్చి మమ్మల్ని తీవ్రంగా అవమానించారు. ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి. ఇన్నాళ్లూ మేమే అభ్యర్థులమని ప్రజలను ఒప్పించి.. ఇప్పుడు పొత్తులో భాగంగా వేరొకరికి ఓట్లు వేయండని ఎలా అడగాలి..? అంటూ తిరుపతిలోని కూటమి నేతలందరూ కుమిలిపోతున్నారు. కొందరు లోలోపలే రగిలిపోతుండగా.. మరికొందరు బాధను దిగమింగుకోలేక బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంకొందరు మౌన వ్రతం పాటిస్తూ.. అధికార పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమైపోయారు.

- తిరుపతి అసెంబ్లీ, ఎంపీ సీట్లు స్థానికేతరులకే
- స్థానికుల ఆశలపై నీళ్లు
- ఓటమి భయంతో చంద్రబాబు పొత్తులు
- ఐదేళ్లుగా కష్టపడ్డా ఫలితం లేదని టీడీపీ నేతల నిట్టూర్పు
- పార్టీ జెండా మోసినా గుర్తింపు ఇవ్వలేదని కన్నీళ్లు
- లోలోపలే రగిలిపోతున్న ఆశావహులు



సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తిరుపతి నగరానికి చెందిన టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూశారు. అయితే ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని టీడీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లారు. తిరుపతి పార్లమెంట్ బీజేపీకి, అసెంబ్లీ జనసేనకు కట్టబెట్టి టీడీపీ ఆశావహులకు కన్నీళ్లు మిగిల్చారు. ఐదేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు చేసిన ఖర్చులు, కేటాయించిన సమయం అంతా వృథా అవ్వడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

**ఆశల కురుక్షేత్రం!**

ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతి మహా నగరం దేశంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ఒక్క సారైనా ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని ప్రతి రాజకీయ నాయకుడు కోరుకుంటాడు. అలా కోరుకున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్‌తో పాటు కోడూరు బాలసుబ్రమణ్యం, జేబీ శ్రీనివాసులు, ఊకా విజయకుమార్, మబ్బు దేవనారాయణరెడ్డి, మీడియా కో-ఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ ఉన్నారు. వీరంతా అధిష్టానం ఆదేశాల మేరకు సొంత డబ్బు ఖర్చుచేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇదంతా చేయడానికి ప్రధాన కారణం ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తారనే ఆశ.

**అభద్రతా భావం..పొత్తుకు శ్రీకారం**

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఆలయాల పాలక మండళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు.. ఇలా రాజ్యాంగ బద్ధమైన పదవులన్నింటినీ భర్తీచేసి వైఎస్సార్ సీపీ కోసం పనిచేసిన వారందరికీ న్యాయం చేశారు. ఆ పదవుల నియామకాల్లోనూ సామాజిక న్యాయాన్ని పాటించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లోని అన్ని ఉప కులాల వారికి పదవులు కట్టబెట్టి శభాష్ అనిపించుకున్నారు. ఇంకా.. మహిళలకు కూడా రాజ్యాంగ పదవుల్లో అధిక శాతం మందికి పదవులు ఇచ్చి మన్ననలు పొందారు. చంద్రబాబు చేయలేని పనులన్నింటినీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక చేసి చూపించారు. ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల జనం మరింత ఆకర్షితులయ్యారు. ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు పొత్తుల కోసం ఆరాటపడ్డారు. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లాలో కీలకమైన తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీని వదులుకున్నారు. ఇది ఎన్నికల ముందే టీడీపీ ఓటమిని ఒప్పుకున్నట్లేనని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

### తిరుపతిలో టీడీపీ జెండా కనుమరుగే!

చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తిరుపతి నగరంలో టీడీపీ పూర్తిగా కనుమరుగు కానుంది. ఆత్మ విశ్వాసం, పార్టీ కేడర్‌పై నమ్మకం లేని నాయకుని వెంట నడవడంకంటే.. ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి, ఆ నాయకుడి అడుగులో అడుగువేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ మారడానికి ఇష్టం లేని నాయకులంతా ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

### చేతకాని దద్దమ్మల్ని చేశారు

పొత్తులో భాగంగా చంద్రబాబు తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీని వదులుకుని స్థానిక టీడీపీ నేతలందరినీ దద్దమ్మల్ని చేశారని ఆశావహులు మండిపడుతున్నారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మి ఒకరు. టీడీపీకి అభ్యర్థి ఎవ్వరూ లేని సమయాల్లో పనబాక లక్ష్మి ముందుకు వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు. అటువంటి ఆమెకు చంద్రబాబు హ్యాండిచ్చారు. టీడీపీలోనే అనుకుంటే.. బీజేపీ, జనసేన అధినేతలు కూడా స్థానికేతరులనే అభ్యర్థులుగా ప్రకటించి స్థానిక నేతలను అవమానించారు. జనసేన విషయానికి వస్తే తిరుపతిలో పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్‌తో పాటు మరికొందరు పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేశారు. బీజేపీలోనూ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారందరినీ కాదని స్థానికేతరుడైన వరప్రసాద్‌ని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కమలనాథులు రగిలిపోతున్నారు.

**సుగుణమ్మ కన్నీళ్లు**

కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కలత చెందారు. సోమవారం ఆమె తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ధర్మమా.. న్యాయమా అంటూ ఆవేదనకు లోనయ్యారు. చంద్రబాబు మరోసారి పునరాలోచించాలని సూచించారు.

### ప్రతి కార్యకర్త స్టార్ క్యాంపెయినరే



పార్టీ నాయకులతో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

భాకరాపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఓ స్టార్ క్యాంపెయినరేనని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎర్రావారిపాళెం మండలం, నెరబైలు పంచాయతీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. నెరబైలు పంచాయతీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మనకు, మన పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు స్టార్ క్యాంపెయినర్ ఉన్నారన్నారు. నవరత్నాల పేరుతో ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని చెప్పారు. జనం కోసం జగనన్న చేపట్టిన నవరత్నాలతో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తన తండ్రి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకారంతో, తుడా నిధులతో దాదాపు రూ.960 కోట్లు వెచ్చించారని గుర్తుచేశారు. తుడా చైర్మన్‌గా తాను కూడా అభివృద్ధి పనులకు ప్రతి పల్లెలోనూ నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊటూకూరి రెడ్డెమ్మ, జెడ్పీటీసీ కరుణాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ చెంగల్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



తిరుపతిలో హోలీ సంబరాలు

### హోలి... ఆనంద కేళి

తిరుపతి జిల్లాలో హోలీ వేడుకలు మిన్నంటాయి. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు యువకులు, మహిళలు సందడి చేశారు. రంగులు చల్లుకుని, ఉట్టి కొట్టి ఉత్సాహంగా కనిపించారు. మరికొందరు పిండి వంటలు వండి విందు భోజనాలు వడ్డించారు. ఇంకొందరు ఆలయాల బాట పట్టారు. తిరుపతి మిట్ట వీధిలో కొందరు కుటుంబ సమేతంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. - తిరుపతి కల్చరల్

### ప్రయాణికుల భద్రత డ్రైవర్లదే



మాట్లాడుతున్న ఆర్టీసీ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావు

తిరుపతి అర్బన్ : 'ప్రాణం ఎంతో విలువైంది. మీ ప్రాణంతోపాటు ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత డ్రైవర్లదే. వారిని క్షేమంగా ఇంటికి చేర్చాల్సింది కూడా మీరే' అని ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన సోమవారం తిరుపతి డీపీటీవో కార్యాలయంలో ప్రమాదాల నివారణపై ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ 30 నుంచి 40 ఏళ్ల సర్వీస్ ఉన్న పలువురు డ్రైవర్లు ఇప్పటి వరకు ప్రమాదాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఇంధనాన్ని పొదుపు చేయాలన్నారు. ఇంధనం పొదుపు విభాగం ఎండీ హనీఫ్ మాట్లాడుతూ ఏయే పరిస్థితుల్లో ఇంధనం పొదుపు చేయాల్సి ఉందో వివరించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్‌రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు డ్రైవింగ్‌తో పాటు మెకానిజంపైనా పట్టుసాధించాలని సూచించారు. బస్సులో చిన్న చిన్న మరమ్మతులు ఉంటే నిర్లక్ష్యంగా ఉండకుండా సరిచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన మెకానిక్ ఇంజినీర్లు నరసింహులు, నాగేశ్వరరావు, తిరుపతి డెప్యూటీ సీటీఎం భాస్కర్ రెడ్డి, ఏటీఎం రామచంద్రనాయుడు, పలువురు డీఎంలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

# తిరుపతిలో కూటమి నేతలు చిత్తే

- జగనన్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి..
- చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఒరిగేదేమీ లేదు
- 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతి అభివృద్ధి
- తిరుపతి ప్రజల ఆశీస్సులతో భారీ విజయం ఖాయం
- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన

**తిరుపతి మంగళం:** ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే వైఎస్సార్‌సీపీని తిరిగి గెలిపిస్తాయని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఆయన సోమవారం తిరుపతి నగరంలోని 12, 17 డివిజన్లలో ఆయా డివిజన్ల కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్‌కే.బాబు, తాళ్లూరి రత్నకుమారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ డాక్టర్ శిరీష, డెప్యూటీ మేయర్ ముద్రనారాయణ, పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లోని ప్రజలు భూమన కరుణాకరరెడ్డికి అడుగడుగునా హారతులు పట్టి పూలవర్షం కురిపించారు. గజమాలలతో సత్కరించారు. ప్రతి గడపకూ వెళ్లి జగనన్న చేసిన మేలు, తిరుపతిలో తన కుమారుడు అభినయ్‌రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.


ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ శిరీష

### సంక్షేమ సారథికి జై కొట్టండి

అనంతరం ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాయన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత, రూ.3 వేల పెన్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సంక్షేమ పథకాలను అందించిన మహానాయకుడు జగనన్న అన్నారు. జగనన్నను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎంతమంది జతకట్టి వచ్చినా సింహం లాంటి జగనన్నను ఓడించడం ఎవ్వరి తరం కాదని స్పష్టం చేశారు.

### అభివృద్ధి చూసి ఓట్లేయండి

జగనన్న సహకారంతో గత 40 ఏళ్లలో ఎన్నడూ జరగనంతగా రూ.1,700 కోట్లతో తిరుపతిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినట్టు ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతిలో నిర్మించిన 22 మాస్టర్‌ప్లాన్ రోడ్లు తిరుపతి ప్రజలతో పాటు శ్రీవారి భక్తులకు స్వర్గధామంగా మారాయన్నారు. 22ఏ రద్దుతో 8 వేల కుటుంబాల్లో వెలుగులు నింపామని గుర్తుచేశారు. అందరిలా ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడం లేదని, తిరుపతిలో ఎంతో అభివృద్ధి చేశాకే ప్రజల వద్దకు వచ్చి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి, పాముల రమేష్‌రెడ్డి, తిరుమల మునిరెడ్డి, దుద్దేల బాబు, దేవదానం, సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ, కార్పొరేటర్ కోటూరు ఆంజినేయులు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీయాదవ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు నల్లాని బాబు, టౌన్‌బ్యాంక్ డైరెక్టర్ కడపగుంట అమరనాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లూరి ప్రసాద్, ఎస్‌కే.జానీ, కోటూరు శశి, ఆమోస్‌బాబు, కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు


ఎన్నికల ప్రచారంలో మహిళల ఉత్సాహం

## క్లుప్తంగా

### వైఎస్సార్‌సీపీలోకి జెడ్పీ మాజీ చైర్మన్


సుబ్రమణ్యంరెడ్డిని ఆహ్వానిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి

**కుప్పంరూరల్:** ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంరెడ్డి సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో ఆయనకు వైఎస్సార్ సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుప్పంలో వైఎస్సార్ సీపీ పటిష్టతకు, పార్టీ అభ్యర్థి గెలుపునకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

### కర్ణాటక మద్యం స్వాధీనం

**నాగలాపురం:** అక్రమంగా తరలుతున్న 60 బాక్సుల కర్ణాటక మద్యాన్ని మండలంలోని వజ్జావారి కండ్రిగ వద్ద ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ గోపీకృష్ణ, ఎస్ఐ శశిధర్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

## ఎట్టెట్టా?



### శబ్దం పెరిగితే కేసులే

ఎన్నికలు వచ్చాయంటే చాలు బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రచారంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల గల్లి గల్లీలో మైకులు హోరెత్తుతాయి. చెవులు పగిలేలా ప్రజలకు చిరాకు పుట్టిస్తాయి. విద్యార్థులు, చిన్నపిల్లలు, మూగ జీవాలు, వృద్ధులు ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం శబ్దకాలుష్యానికి బ్రేకులు వేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకొచ్చింది. నివాస ప్రాంతాలలో 45–55 డెసిబుల్స్... వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాలు ఉన్న ప్రాంతాలలో 40–50 డెసిబుల్స్... వ్యాపార ప్రాంతాలలో 55–60 డెసిబుల్స్... పారిశ్రామిక ప్రాంతాలలో 70–75 డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలను వినియోగిస్తే సంబంధిత అభ్యర్థిపై కేసులు నమోదు చేయడంతో పాటు భారీ మొత్తంలో జరిమానా సైతం విధించనున్నట్లు పేర్కొంది.

– తిరుపతి సిటీ





# ప్రశాంత ఎన్నికలకు.. మేము సిద్ధం


కలెక్టర్ డాక్టర్ జీ.లక్ష్మీశ

- రీపోలింగ్, వైలెన్స్‌కు నో ఛాన్స్
- సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ
- అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా
- ఎన్నికల ప్రక్రియపై పార్టీల ప్రతినిధులకు అవగాహన
- ఎన్నికల యాప్‌లను సద్వినియోగం చేసుకోవాలి
- 'సాక్షి'తో కలెక్టర్ లక్ష్మీశ

**తిరుపతి అర్బన్ :** 'రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి వ్యక్తీ ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించి ప్రత్యేక నిఘాతో వీడియో రికార్డింగ్ చేస్తాం. గతంకంటే జిల్లాలో పోలింగ్ శాతాన్ని భారీ ఎత్తున పెంచేందుకు ప్రజల్లో చైతన్యం కలిపించేందుకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. ఏ ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా నిర్భయంగా ప్రజలు ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన యాప్‌ల ద్వారా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించాం. దీంతో పాటు జిల్లాలోని అన్ని విభాగాలు ప్రశాంత ఎన్నికల కోసం పనిచేసేందుకు సమయాత్తం చేశాం. రీపోలింగ్, వాయిలెన్స్‌కు ఛాన్స్ లేకుండా ప్రతి ఓటరు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టడమే తన ప్రధాన కర్తవ్యం..' అని కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీశ తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ఆయన 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

### ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి సిద్ధం

గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లోనే ఈవీఎంలు, ఈవీప్యాడ్‌లు పరిశీలించాం. అంతేకాకుండా బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటూ అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 2,136 పోలింగ్ బూత్‌లకు సరిపడా ఈవీఎంల కంటే 20 శాతం అదనంగా ఏర్పాటు చేశాం. ఎక్కడైన సమస్య తలెత్తితే వెంటనే ఈవీఎంలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాం. స్ట్రాంగ్ రూమ్‌లు, వాహనాలు, సిబ్బంది, రవాణా, పోలింగ్ స్టేషన్లు, తదితర అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచాం.

### స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తి

జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశాం. దీంతో పాటు కౌంటింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పటిష్టమైన భద్రత కల్పించాం. తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాల, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం.

### పకడ్బందీగా కోడ్



ఈ నెల 16న ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడదల చేసింది. గంటల వ్యవధిలోనే కోడ్‌ను పక్కాగా అమలులోకి తెచ్చాం. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లతో పాటు పలు చోట్ల రాజకీయ నాయకులు ఫొటోలు, ఫ్లెక్సీలు తొలగించాం. విగ్రహాలకు ముసుగులు వేయించాం. కొత్త హోర్డింగ్‌లకు అనుమతులు నిలిపివేశాం. పలు విభాగాలలో మొదలు కాని పనుల వివరాలు ఎన్నికల కమిషన్‌కు పంపాం. కొత్తగా ఎటువంటి పనులు చేపట్టకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చాం.

### పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యం



ప్రధానంగా జిల్లాలోని అర్బన్ ప్రాంతాలలో ఓటింగ్ శాతం భారీగా తగ్గుతున్నట్లు గత ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే తెలుస్తోంది. పోలింగ్ బూత్‌ల వారీగా మహిళా సంఘాలతో ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛంద సంస్థలు, యువత తమ బాధ్యతగా పట్టణ ప్రాంత ప్రజలను పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి.

### 13వేల మందితో ఎన్నికలు

జిల్లాలో 2,136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 17.94 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి పలు మార్లు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చాం. 13,243 మంది సిబ్బంది రానున్న సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించనున్నారు.

### అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా



ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.40 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.90 లక్షల వరకు ఖర్చు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. డిస్ట్రిక్ ప్రొక్యూర్‌మెంట్ కమిటీ(డీపీసీ) చైర్మన్‌గా జేసీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. పార్టీలు ఖర్చు పెట్టే కుర్చీలు, జెండాలు, కరపత్రాలు వంటి అన్నింటి ఖర్చులను అంచనా వేయడానికి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ధరలను సేకరించి నామినేషన్ తర్వాత ఆయా అభ్యర్థి ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటాం. అభ్యర్థుల ప్రచారంలోనూ విజిలెన్స్ అధికారులు పర్యవేక్షిస్తారు. రాజకీయ పార్టీలకు ఇప్పటికే అవగాహన కల్పించాం. ఖర్చులు పరిమితికి మించి పెరిగితే చర్యలు తప్పవు. వంద శాతం సీసీ కెమెరాలు పెట్టేందుకు ప్రతిపాదనలు పంపిచాం.

### సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి



జిల్లాలో 660 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ప్రతి పోలింగ్ స్టేషన్లలో వీడియోగ్రఫీ నిర్వహించనున్నాం. సీసీ కెమెరాలను పెంచి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాం, రీపోలింగ్‌కు అవకాశం లేకుండా అన్ని ఏర్పాటు చేశాం. స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగించుకునేందుకు అండగా ఉంటాం.



## వైఎస్సార్‌సీపీలో చేరిక


యువతకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

**సూళ్లూరుపేట:** పార్టీలకతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి తామంతా సిద్ధమని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వందలాది మంది యువత పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.1,835 కోట్ల మేర సంక్షేమ పథకాలు అందించినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి, పీ.విజయలక్ష్మి, ఎస్.సౌజన్య, నాగేశ్వరాలయం చైర్మన్ స్వామిరెడ్డి, తుపాకులు ప్రసాద్ పాల్గొన్నారు.

## మోటార్ల దొంగల అరెస్ట్

– రూ.2.19 లక్షల సొత్తు స్వాధీనం


చోరీకి గురైన విద్యుత్ మోటార్లు, నిందితులతో డీఎస్పీ

**చిల్లకూరు:** తీర ప్రాంతంలోని పలువురు రైతుల పొలాల్లో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లను చోరీ చేసిన ముగ్గురు దొంగలను సోమవారం పోలీసులు పట్టుకున్నట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. చిల్లకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల తీర ప్రాంతంలోని పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు చోరీకి గురివుతున్నట్లు పలు ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు సీఐ వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నిఘా ఉంచామన్నారు. ఈ క్రమంలో ముత్యాలపాడు పంచాయతీ పరిధిలోని గొర్రెల సంతవద్ద, పక్కనే ఉన్న డ్రైవర్స్ కాలనీలో ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. తీర ప్రాంతంలోని చింతవరం కొత్తపాళెం, మొగిలిగుంట కొత్తపాళెం గ్రామాలకు చెందిన వెంకటేశ్వర్లు, వెంకయ్య, చెంచురామయ్య రైతుల పొలాల్లోని విద్యుత్ మోటార్లను చోరీ చేస్తున్నట్టు అంగీకరించారని తెలిపారు. డ్రైవర్స్ కాలనీలోని ఓ చోట 14 విద్యుత్ మోటార్లు, 100 కేజీల అల్యూమినియం వైరును చెన్నైకి తరలించేందుకు సిద్ధం చేసి ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వీటి విలువ రూ.2.19 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్ఐ అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ నావూరయ్య, కస్తూరయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, విష్ణుకుమార్, భాస్కర్, నరేష్‌ను డీఎస్పీ అభినందించారు.

## నేల బావిలో పడి విద్యార్థి మృతి


మృతి చెందిన యువకుడు మోజస్

**నాయుడుపేట టౌన్ :** నేల బావిలోపడి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని కోనేటి రాజుపాళెం గ్రామ పొలాల్లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. కోనేటి రాజుపాళెం గ్రామానికి చెందిన పాశేపు ఈశ్వర్(17) హైదారాబాద్‌లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు మోజస్ అక్కడే ఇంటర్ మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతనికి పరీక్షలు పూర్తికావడంతో ఐదు రోజుల కిందట వారి స్వగ్రామమైన కోనేటి రాజుపాళెంకి వచ్చి చినాన్న ఇంట్లో ఉంటున్నాడు. సోమవారం మోజస్ మరో ఇద్దరు యువకులతో కలిసి బహిర్భూమి నిమిత్తం గ్రామ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లాడు. ఆపై అక్కడే ఉన్న నేలబావిలో కడుక్కునేందుకు దిగి ప్రమాదవశాత్తు పడిపోయాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపకశాఖ ఇన్‌చార్జి అధికారి డీవీ.రమణయ్య సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై మోజస్‌ను వెలుపలకు తీసి హుటాహుటీన నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మోజస్ మృతిచెందాడని నిర్ధారించారు. ఆపై హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

## వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి ఇంటా సంతోషం


కాళంగి : మహిళా రైతులతో మాట్లాడుతున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గురుమూర్తి, రాజేష్

- తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
- సంక్షేమ పాలన కోసం ఫ్యాన్‌ను ఆదరించాలని అభ్యర్థన
- కేవీబీపురం మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్‌తో కలిసి ఎంపీ ప్రచారం

**కేవీబీపురం (వరదయ్యపాళెం):** వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో ప్రతి కుటుంబమూ సంతోషంగా ఉందని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఆయన సోమవారం సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్‌తో కలిసి కేవీబీపురం మండలంలోని అంజూరు, సూరమాల, కండ్లూరు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి అన్నివర్గాల వారికి సమన్యాయం చేశారని వివరించారు. సత్యవేడు నియోజకవర్గంలోనే 85 వేలకు పైగా కుటుంబాలకు వివిధ సంక్షేమ పథ కాల ద్వారా రూ.1400 కోట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. కాళంగి గ్రామంలో వ్యవసాయ పనుల్లో ఉన్న మహిళా రైతులతో ముచ్చటించారు. జగనన్న రైతులకు పెద్దపీట వేశారని తెలిపారు. ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తిరుపతి ఎంపీగా తనను, సత్యవేడు ఎమ్మెల్యేగా నూకతోటి రాజేష్‌ను గెలిపించాలని కోరారు. మహిళా రైతులు మాట్లాడుతూ ఈ ఏడాది వరి, వేరుశనగ పంటల్లో మంచి గిట్టుబాటు ధర లభించిందని తెలిపారు. రైతు భరోసా అందుకున్నామని, ఇంతగా రైతులను ఆదుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ పరిశీలకులు బీరేంద్ర వర్మ, పార్టీ మండల కన్వీనర్ గవర్ల కృష్ణయ్య, ఎంపీపీ మునిలక్ష్మి నందకుమార్, రాష్ట్ర ఉమెన్ కార్పొరేషన్ డైరెక్టర్ వసంత, జెడ్పీటీసీ మునెమ్మ, సింగిల్ విండో చైర్మన్ వెంకటరత్నం, తిరుపతి జిల్లా మహిళా కన్వీనర్ బొర్రా మాధవి రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ శాస్త్రిరాజు తదితరులు పాల్గొన్నారు.